క్లుప్తంగా

అమర్‌నాథ్‌రెడ్డికి డాక్టరేట్



పటాన్‌చెరు టౌన్: అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల ద్వారా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సేవలపై పెట్టుబడిదారుల అవగాహన అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన రుద్రారం, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్‌మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి అమర్‌నాథ్‌రెడ్డిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ హైదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ శ్రీరామ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. అమర్‌నాథ్‌రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించడంపై గీతం విశ్వవిద్యాలయం, అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గీతం బిజినెస్ స్కూల్ హైదరాబాద్ డెరెక్టర్లు ప్రొఫెసర్ వినయకుమార్ అప్పరాజు, ప్రొఫెసర్ కరుణాకర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

అందరికీ నెగిటివ్

పటాన్‌చెరు టౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఆరుగురికి కోవిడ్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, అందరికి నెగెటివ్ వచ్చినట్టు టెస్టుల నిర్వాహకుడు మనోహర్ తెలిపారు. 11 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు.

సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభం



సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించిన దృశ్యం

మాదాపూర్: మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన వీసాఫ్ట్ కల్సల్టింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీని కోదాడ శాసన సభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్, టీఎస్‌టీఎస్ చైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావు, ఐటీ పరిశ్రమల వాణిజ్య ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలు కలిసి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

శంకర్‌గౌడ్‌కు ఘన నివాళి



శంకర్‌గౌడ్ నివాళులర్పిస్తున్న సాయిబాబా తదితరులు

రాయదుర్గం: తెలంగాణ ఉద్యమకారుడు కొండకల్ శంకర్‌గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లిలో బలోపేతానికి చేసిన కృషి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అంశాలను బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ గచ్చిబౌలి డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

రామచంద్రాపురం (పటాన్ చెరు): పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలితో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన కార్మికులు

రామచంద్రాపురం (పటాన్ చెరు): జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారంను భెల్ కార్మికులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా బీఎమ్ఎస్ నాయకులు భెల్ కాలనీలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించేలా యాజమాన్యంతో మాట్లాడాలని, చట్టప్రకారం ఓబీసీలకు రావలసిన ప్రమోషన్లు ఇచ్చేవిధంగా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.

తెల్లాపూర్ మున్సిపాలిటీ సందర్శన

రామచంద్రాపురం (పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీష్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆయనకు స్వాగతం పలికారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ నెట్ మీటరింగ్‌ను పరిశీలించారు.

ప్రభుత్వ పాఠశాలకు సొబగులు

- రాయదుర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు
- రూ. 1.50 కోట్ల వ్యయంతో 12 అదనపు తరగతి గదులు
- జెడ్పీహెచ్ఎస్‌కు 8.. ఎంపీపీస్కూల్‌కు 4 అదనపు గదులు
- జెడ్పీహెచ్ఎస్‌కు 22 తరగతి గదులు అవసరం
- మరో 8 తరగతి గదులు కేటాయిస్తే తీరనున్న పూర్తి సమస్య



అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, హెచ్ఎం తదితరులు (ఫైల్)



రాయదుర్గంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన గేటు

రాయదుర్గం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర శిక్షాభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు ఒనగూరనున్నాయి. వాటి రూపురేఖలే మారిపోతున్నాయి. ఇందులో భాగంగానే చారిత్రాత్మకమైన రాయదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వ మంజూరు చేసిన నిధులతో విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ పర్యవేక్షణలో నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, హెచ్ఎం తాజ్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల మంజూరుకు ఎమ్మెల్యే, హెచ్ఎం కృషి చేయడం విశేషం. మరో 8 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఎమ్మెల్యే గాంధీ చొరవ తీసుకొని విద్యా మంత్రి సబితారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ దృష్టికి తీసుకొచ్చి పాఠశాలకు పూర్తి స్థాయి సమస్యలు తీరే అవకాశం లేకపోలేదు.

అదనపు తరగతి గదుల నిర్మాణం ఇలా...

ప్రభుత్వం నిధులు రూ. 1.50 కోట్లతో 12 అదనపు తరగతి గదుల నిర్మాణం చేస్తారు.

- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 1.04 కోట్ల వ్యయంతో 8 అదనపు తరగతి గదుల నిర్మాణం
- మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ. 46 లక్షలతో నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణం చేస్తారు.

22 తరగతి గదులు అవసరం...

రాయదుర్గం జెడ్పీహెచ్ఎస్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ పాఠశాలకు తరగతి గదుల కొరత పూర్తి స్థాయిలో తీరాలంటే మొత్తం 22 గదులు అవసరం.

- ప్రస్తుతం నాలుగు పెద్దవి ఉండగా రెండు చిన్నవి, మరో ఆరు పురాతనమైనవి. భారీ మీటింగ్ హాల్ ఉండగా అందులో రెండు క్లాసులు నిర్వహిస్తున్నారు.
- ప్రస్తుతం ఏడు పురాతనమైనవి కూల్చివేసి వాటి స్థానంలో కొత్తగా 8 అదనపు తరగతి గదుల నిర్మాణం చేయాలని సంకల్పించారు.
- ప్రస్తుతం కొత్తగా 8 అదనపు తరగతి గదులు మంజూరు కాగా బుధవారం పూర్తి స్థాయి పనులను ప్రారంభించనున్నారు.
- స్కూళ్లు తెరిచేలోగా నిర్మాణం పూర్తయ్యేలా చేయాలనే సంకల్పంతో పనులు చేపడుతున్నారు.
- ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో కూడా కొత్తవి నిర్మాణం చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరడం ఖాయం.
- భోజనశాల, మంచి ప్రధాన గేటు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటే ఎంతో మేలు చేకూరడం ఖాయం.

ఇంటర్‌లో సత్తా చాటిన గురుకుల బాలికలు

- ఎంపీసీ సెకండ్ ఇయర్‌లో సీహెచ్ పింకీకి 986 మార్కులు
- బైపీసీ సెకండ్ ఇయర్‌లో ముడావత్ నవ్యశ్రీకి 984



ఎం.నవ్యశ్రీ, బైపీసీ సెకండ్ ఇయర్, 984 మార్కులు



ఎంఈసీ సెకండ్ ఇయర్‌లో ఎస్.ప్రీతి 977 మార్కులు



ఎంపీసీ ఫస్ట్ ఇయర్‌లో ఎస్.వైష్ణవి, 464 మార్కులు



ఎంపీసీ ఫస్ట్ ఇయర్‌లో ఎస్.రేఖ, 464 మార్కులు

రాయదుర్గం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల సత్తా చాటారు. ఇందుకు సంబంధించిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ శారద మంగళవారం వెల్లడించారు. రెండవ సంవత్సరంలో 92 శాతం, మొదటి సంవత్సరంలో 94 శాతం ఫలితాలు సాధించారు. రెండవ సంవత్సరంలో 296 మంది బాలికలు పరీక్షలు రాయగా 272 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 285 మంది బాలికలు పరీక్షలు రాయగా 268 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎస్.వైష్ణవి 464(ఎంపీసీ), ఎస్.రేఖా 464(ఎంపీసీ), నందితానవ్యశ్రీ 464(ఎంపీసీ), జి.నవ్యా 434 (బైపీసీ), టి.ప్రియాంక 487(ఎంఈసీ) అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఉన్నారు. ఇదిలావుండగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో సీహెచ్ పింకీ 986 (ఎంపీసీ), ఎం.నవ్యశ్రీ 984(బైపీసీ), ఎస్.ప్రీతి 977(ఎంఈసీ) అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఉన్నారు. మంచి ఫలితాలు సాధించడంలో ముఖ్యభూమిక పోషించిన అధ్యాపకులు, మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ శారద అభినందించారు.

శేరిలింగంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా



ఎంఐజీకాలనీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాంధీ, పాల్గొన్న కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి, డీసీ వెంకన్న

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నగరంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. భారతీనగర్ డివిజన్‌లోని భెల్ ఎంఐజీ కాలనీలో రూ. 55 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం కార్పొరేటర్ సింధూఆదర్శ్ రెడ్డి, డీసీ వెంకన్నతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో అవరసరమైన నిధులను కేటాయిస్తున్నారన్నారు. రోడ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతతో కూడినవి నిర్మాణం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం ఎంఐజీలో చేపట్టి రూ. 2.25 కోట్ల వ్యయంతో చేపట్టిన థీమ్ పార్కు సుందరీకరణ, ఇతర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. భెల్ ఎంఐజీకాలనీలో డిప్యూటీ కమిషనర్ వెంకన్న, కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డితో కలిసి కాలనీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. 15 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటున్నారన్నారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రోరెడ్డి, నాయకులు మోహన్‌గౌడ్, ఆదర్శరెడ్డి, అధికారులు ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, ఏఈ రమేష్, జలమండలి జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

సుపరిపాలన అందించడమే బీజేపీ లక్ష్యం



కార్యక్రమంలో పాల్గొన్న రవికుమార్‌యాదవ్, కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్‌యాదవ్

గచ్చిబౌలి: ప్రజలకు సుపరిపాలన అందించడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్‌యాదవ్ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ టెలికామ్‌నగర్‌లో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి టెలికామ్‌నగర్‌లో గడపగడపకూ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో రాక్షస కుటుంబపాలన నడుస్తోందని, దీనికి వచ్చే ఎన్నికలలో ప్రజలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో రూ. 60 వేల కోట్ల అప్పులు ఉండగా ప్రస్తుతం రూ. 5 లక్షల కోట్లకు పైగా అప్పుల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన ప్రగతి అని విమర్శించారు. దళితులకు భూముల పంపిణీ, దళితబంధు, గిరిజనబంధు, ఇంటికో ఉద్యోగం, ఇలా ఎన్నో స్కీమ్‌లను ప్రకటించి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఆయా కాలనీల్లో సమస్యలను కూడా గుర్తిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి రవిందర్‌రెడ్డి, దినేష్‌యాదవ్, బాలు, దశరథ్, రక్షిత్, మురళి, రాఘవేంద్ర, హరినాథ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రాధాకృష్ణయాదవ్, రమేష్, ఎల్లేష్, అనీల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.

అతిథి అధ్యాపకుల దరఖాస్తులకు ఆహ్వానం

పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు మండలంలోని పెద్దకంజర్ల గ్రామ సమీపంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో పీజీ, పీహెచ్‌డీ, నెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖాళీల వివరాలు.. కామర్స్-1, గణితం-1, కంప్యూటర్ సైన్స్-2, ఇంగ్లీష్-1, జూలజీ-1, ఫిజికల్ డైరెక్టర్-1లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

రేపు బీజేపీ ఆత్మగౌరవ దీక్ష

కూకట్‌పల్లి: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో తొమ్మిది ఏళ్లుగా పేదలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ‘మన ఇళ్లు మనకు ఇవ్వాలి’ అనే డిమాండ్‌తో బీజేపీ ఆత్మగౌరవ దీక్ష చేపట్టనుందని బీజేపీ కూకట్‌పల్లి అసెంబ్లీ కన్వీనర్ జి. శ్రీకర్‌రావు పేర్కొన్నారు. మూసాపేట జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కూకట్‌పల్లి బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11వ తేదీ గురువారం ఉదయం 10గంటల నుంచి 12వ తేదీ శుక్రవారం ఉదయం 10గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మందుబాబులకు జరిమానా

పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 12 మంది వాహనదారులకు సంగారెడ్డి కోర్టు జరిమానా విధించిన సంఘటన పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆది, సోమ వారాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 12 మంది పట్టుబడ్డారు. వారిని మంగళవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా జడ్జి ఒక్కొక్కరికీ రూ.2వేల చొప్పున, ఇద్దరికి రూ.3వేలు, మరోకరికి రూ.5వేలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.

మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

పటాన్‌చెరు టౌన్: మద్యానికి బానిసై ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ దుర్గయ్య తెలిపిన వివరాల ప్రకారం... పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన షాబుద్దీన్(25) సంగారెడ్డి పోస్ట్ ఆఫీసులో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై షాబుద్దీన్ మంగళవారం మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి నంతరం రూమ్‌లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన సోదరుడు ఫకీర్ ఉద్దీన్ డోర్ సందులోనుంచి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే లోనికి వెళ్లి షాబుద్దీన్ ఉరిని తొలగించాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఇస్నాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

క్రైం కార్నర్

విద్యార్థిని అదృశ్యం



భవాని (ఫైల్)

పటాన్‌చెరు టౌన్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైన సంఘటన బానూర్ బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం..పటాన్‌చెరు మండలం పాటీ గ్రామానికి చెందిన భవాని(18) మంగళవారం వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. ఫలితాలు చూసుకొని ఇంటికొచ్చిన అనంతరం సోదరి లయతో కొద్దిసేపు బయటకు వెళ్లి వస్తానని చెప్పి భవాని తిరిగి రాలేదు. దీంతో తెలిసిన వారి వద్ద బంధువుల వద్ద వెతికినా భవాని ఆచూకీ లభించలేదు. తన సోదరి ఇంటర్‌లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి డిప్రెషన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్లాస్టిక్ రీసైక్లింగ్ మిషన్ వద్ద ప్రమాదం

- కార్మికుడికి తీవ్ర గాయాలు

పటాన్‌చెరు టౌన్: ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే చోట ప్రమాదం జరిగి కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన భానూర్ బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బైద్యనాథ్ మహతో బతుకుదెరువు కోసం సంవత్సరం క్రితం వచ్చి పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. పాటీ గ్రామ శివారులోని కనకయ్య ప్లాస్టిక్ గోదాంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్లాస్టిక్ రీసైకిలింగ్ చేసే మిషన్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైద్యనాథ్ మహతో ఎడమ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో బీరంగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రామచంద్రాపురం(పటాన్ చెరు): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన పాషామియా (26) ప్రైవేట్ సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున పటాన్‌చెరు నుంచి లింగంపల్లి వైపు తన స్కూటీపై వస్తుండగా జ్యోతినగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన పాషామియాను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు.

ఇంటి ముందు ఆడుకుంటుండగా..

- బాలుని ఢీకొట్టిన కారు
- ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి



మొహమ్మద్ అయాన్ (ఫైల్)

పటాన్‌చెరు టౌన్: ఇంటి ముందు మెట్లపై ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పటాన్‌చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఖదీర్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంటిముందు ర్యాంపుపై తన ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా పక్కనే పార్కింగ్‌లో ఉన్న కారును చిట్టిబాబు అనే వ్యక్తి అజాగ్రత్తగా తీశాడు. ఈ క్రమంలో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడున్నర సంవత్సరాల బాలుడు మొహమ్మద్ అయాన్‌ను ఢీకొట్టాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుంతల రోడ్డుకు మరమ్మతులు చేయరూ...



చందానగర్ పోలీస్ స్టేషన్ వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డు వద్ద గుంతల మయంగా రోడ్డు

మియాపూర్: తాగునీటి పైప్‌లైన్ లీకేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేయడంతో మళ్లీ లీకేజీలు ప్రారంభమై రోడ్డు గుంతలుగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాలివీ... చందానగర్‌లోని జాతీయ రహదారి పక్కన పోలీస్ స్టేషన్ వెళ్లే దారిలో తాగునీటి పైపులైన్ కోసం మరమ్మతులు చేశారు. తరువాత రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలుగా మారాయి. ఆ దారి వెంబడి శిల్పా ఎన్‌క్లేవ్, గౌతమీనగర్, సురక్ష ఎన్‌క్లేవ్, అర్జున్‌రెడ్డి కాలనీ తదితర కాలనీలకు వెళ్లే వాహనదారులు గుంతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు మరమ్మత్తులు చేసిన పట్టుమని పది రోజులు కూడా ఉండటం లేదు. మరమ్మతుల్లో నాణ్యత లేకపోవడంతో రోడ్డు గుంతలుగా మారుతోంది. అధికారులు స్పందించి గుంతలకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.

ఉన్నత విద్యకు పేద విద్యార్థులకు సహకారం అందిస్తాం



రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడుతున్న రవీందర్‌రెడ్డి, రాంరెడ్డి

ఆల్విన్‌కాలనీ: ఉన్నత విద్యలో రాణించేందుకు పేద విద్యార్థులకు రెడ్డి సంక్షేమ సంఘం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నామని ఆల్విన్‌కాలనీ రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. వెంకటపాపయ్యనగర్ కాలనీలోని కార్యాలయంలో మంగళవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం రెడ్డి సంక్షేమ సంఘం తరపున ఆర్థిక స్థోమత లేక ఉన్నత విద్యకు దూరమవుతున్న రెడ్డి కులంలోని పేద విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. అనంతరం అధ్యక్షుడు రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులు తమను సంప్రదిస్తే సంఘం తరపున అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అనిరుద్రారెడ్డి, జీవన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, రాజారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు



రాణా ప్రతాప్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు

మోతీనగర్: అల్లాపూర్ డివిజన్‌లోని రాణా ప్రతాప్ నగర్‌లో మహారాణా ప్రతాప్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్‌పల్లి బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరాక్రమానికి మారుపేరుగా నిలిచిన రాణా ప్రతాప్ పోరాట స్ఫూర్తితో నేటి యువతరం కూడా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డివిజన్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల ‘మోదీ సర్కార్.. ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం’ అని గోడలపై రాయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేంద్రప్రసాద్, పులిగొళ్ల శ్రీలక్ష్మి, వెంకట్ రెడ్డి, కృష్ణంరాజు, మోహన్, కృష్ణశర్మ, వెంకట రమణా రెడ్డి, శ్రవణ్, సాయి చంద్, జలేందర్, రేఖ, అభిషేక్, అంకిత్, వేణు, సాయి, ప్రవీణ్, సునీల్, స్వాతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.